బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

- కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది
- హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి గంగుల కమలాకర్


చింతకుంటలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని డిప్యూటీ సీఎం, హోంమంత్రి మహమూద్ అలీ, కరీంనగర్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం హుస్సేన్‌పుర నేషనల్ ప్యాలెస్‌లో జరిగిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. సమైక్య పాలనలో ఎక్కడ చూసిన గొడవలు, శాంతి భద్రతల సమస్యలు, 144 సెక్షన్, లాఠీచార్జీలు ఉండేవన్నారు. రాజకీయ అవసరాల కోసం హిందూ, ముస్లింల మధ్య గొడవలు పెట్టి లబ్ధిపొందే వారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హిందూ, ముస్లింలు ఒకట్టి కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెద్దపెద్ద కంపెనీలో తరలివస్తాయని, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు. మేయర్ వై.సునీల్‌రావు, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, బీఆర్ఎస్, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఓటేయండి

గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఆదివారం మంత్రి నివాసంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పర్యవేక్షణలో నిర్వహించిన కరీంనగర్ పట్టణ రెగ్జిన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్, పారా మెడికల్ అసోసియేషన్ బాధ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. గడిచిన తొమ్మిదేళ్లలో కరీంనగర్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని అన్నారు. మతకల్లోలాలు లేని కరీంనగర్‌ను ఆదర్శవంతంగా అభివృద్ధి చేసే బాధ్యత నాదన్నారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ అమ్జద్ అలీ, పారామెడికల్ యూనియన్ అధ్యక్షుడు వసీం, రెక్సిన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ బాధ్యుడు జహంగీర్‌లతో పాటు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

మంత్రి గంగుల గెలవాలని ప్రత్యేక పూజలు

3వ డివిజన్ కిసాన్‌నగర్‌లోని శ్రీపంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం గంగుల కమలాకర్ మరోసారి భారీ మెజార్టీతో గెలువాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు సంపతి అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

బీఆర్ఎస్‌లో భారీ చేరికలు

నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన తమిళకాలనీ వాసులు 500 మంది, ఎస్సారార్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ చక్రధర్‌రావు, పృథ్వీరావులతో పాటు మరో 100 మంది బీఆర్ఎస్‌లో చేరారు. వీరితో పాటు కొత్తపల్లి మండలం చింతకుంట, మల్కాపూర్, రేకుర్తికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి గంగుల కమలాకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు తప్పవు

కొత్తపల్లి: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని, కర్ణాటక పరిస్థితులే ఇక్కడ పునరావృతం అవుతాయని గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొత్తపల్లి మండలం చింతకుంటలో పర్యటించిన ఆయనకు డప్పుచప్పుళ్లు, మంగళహారతులు, గజమాల, గొర్రె, గొంగళితో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించిన గంగుల ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేమని, అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని బలపర్చాలన్నారు. 1956లో మన తాతల తప్పుతో పచ్చని తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని, పచ్చని తెలంగాణను చూస్తే ఆంధ్రోళ్లకు కళ్లమంట మొదలైందని, ఆంధ్రోళ్లంతా కూడగట్టుకొని తెలంగాణాను మళ్లీ దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే వారంతా పారిపోతారని అన్నారు. జెడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, జెడ్పీ కోఆప్షన్ షాబీర్ పాషా, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, సర్పంచ్ మంజుల తదితరులు పాల్గొన్నారు.



మంత్రిని గజమాలతో సత్కరిస్తున్న నాయకులు

ఇంటింటా ప్రచారం

విద్యానగర్(కరీంనగర్)/కొత్తపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌ను గెలిపించాలని కోరుతూ సోమవారం నగరంలోని 29వ డివిజన్ మంగళివాడ, శివాలయం, కాపువాడ, పాత బైపాస్ ప్రాంతాలతో పాటు కొత్తపల్లిలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమాల్లో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కౌన్సిలర్లు గున్నాల విజయ, మానుపాటి వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులు ఆయా బూత్‌ల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

ప్రశ్నించే గొంతుకకు ఓటేయండి

- బీఆర్ఎస్, ఎంఐఎం నుంచి కరీంనగర్‌ను రక్షించేందుకే పోటీ చేస్తున్నా
- బీజేపీ కరీంనగర్ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ కుమార్


రాంనగర్ చౌరస్తాలో మాట్లాడుతున్న బండి సంజయ్

కరీంనగర్‌టౌన్: 'మీ సమస్యలపై ప్రశ్నించే గొంతుకను నేను.. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న నన్ను భయపెట్టడానికి కేసీఆర్ నాపై ఏకంగా 74 కేసులు పెట్టిండ్రు.. బండి సంజయ్ భయపడతడా? చావునోట్లో తలపెట్టి వచ్చినోడిని.. ప్రశ్నించే బండి సంజయ్ గొంతుకను కాపాడుకుంటారా? అంతిమ నిర్ణయం మీదే'' అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలను కోరారు. సోమవారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, హోటల్ ఓనర్స్, వర్కర్స్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వందలాది మంది యువకులు కాషాయ జెండా పట్టుకుని బండి సంజయ్‌కు మద్దతుగా బైక్‌లపై వచ్చారు. ఈసందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కరీంనగర్ యువత కాషాయ జెండా చేతపట్టుకుని భారతమాతాకీ జై అంటూ స్వచ్ఛందంగా తరలివస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీగా నేనేం చేశానో అన్ని వివరాలు పుస్తకాలు, కరపత్రం రూపంలో ఇంటింటికీ వస్తాయన్నారు. ఇకపై మీరంతా ఎంపీగా నేను చేసిన అభివృద్ధి పనులను ఇంటింటా ప్రచారం చేయాలని కోరారు. నేను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నాపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, నిజానికి కరీంనగర్ ప్రజలకు వారిద్దరూ చేసిందేమీ లేదని తెలిపారు. భూకబ్జాలు చేయడం, అవినీతికి పాల్పడటం, వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్లు చేయడం తప్ప ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్‌ను ఎంఐఎంకు అప్పగించే కుట్ర చేస్తుందన్నారు. మోదీ పాలనలో రోజ్ గార్ మేళా పథకం కింద 6 నెలల్లో 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. నియామకాలు, పరీక్షల్లో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదన్నారు. మరి కేసీఆర్ పాలనలో చేసిందేమిటి? లీకేజీలు, ప్యాకేజీలు తప్ప.. అని ఎద్దేవా చేశారు. మీకోసం కొట్లాడుతున్న బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు.

నిధులపై బహిరంగ చర్చకు రండి

తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు తీసుకొస్తే.. కనీసం నన్ను పిలవకుండా కొబ్బరికాయకొట్టి తామే నిధులు తెచ్చినట్లుగా బీఆర్ఎస్ నాయకులు ఫోజులు కొడుతున్నారని, ఆర్వోబీకి నిధులు తెచ్చిందెవరో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి గంగులకు ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, రాంనగర్, పద్మనగర్‌లలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బండి సంజయ్ ఏం చేసిండని అడిగే వారికి నా సమాధానం ఒక్కటే.. నన్ను ఎంపీగా గెలిపించాక ప్రధానితో మాట్లాడి తీగలగుట్టపల్లి వద్ద ఆర్వోబీ నిర్మించడానికి నిధులు తీసుకొచ్చిన. రాష్ట్రవాటా ఇవ్వకున్నా ప్రజలు బాధ చూడలేక కేంద్రంతో మాట్లాడి ఆర్వోబీకి అయ్యే ఖర్చునంతా (రూ.153 కోట్లు) మంజూరు చేయించాను. కానీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు.. గంగుల ఇక్కడికి వచ్చి కొబ్బరికాయకొట్టి ఆర్వోబీ నిధులు తామే తీసుకొచ్చినట్లు ఫోజులు కొట్టి వార్తలు రాయించుకున్నాడని విమర్శించారు. ఇక్కడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ భూకబ్జాదారులేనని, ఎన్నికలొస్తుంటే బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల ఓటమి ఖాయమైందని తేలిపోవడంతో యువకులకు వేలాది సెల్‌ఫోన్లు పంచి ఓట్లేయించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. నా ఇంటిపై గతంలో ఎంఐఎం గుండాలతో దాడులు చేయించి భయపెట్టేందుకు యత్నించాడని అన్నారు. అందుకే మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న. తప్పుడు ప్రచారం నమ్మకండి. మీ అందరూ ఒక్కటై ఓటు బ్యాంకుగా మారి పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


నృత్యాలు చేస్తూ బండి సంజయ్‌కి స్వాగతం పలుకుతున్న మహిళలు

బద్దిపల్లిలో బీజేపీ ఇంటింటా ప్రచారం

కొత్తపల్లి: కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో సోమవారం బీజేపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ను గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. కొత్తపల్లి మండలం ఇన్‌చార్జి జాడి బాల్‌రెడ్డి, శక్తి కేంద్రం ఇన్‌చార్జి తిరుపతి, బూత్ అధ్యక్షులు సంజీవ్, శ్రీకాంత్, నాయకులు నాగుల వెంకటేశ్‌గౌడ్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.


దీపావళి సంబరాల్లో నగరవాసులు


సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తున్న ప్రజలు


బాణాసంచా కాల్చుతున్న మేయర్ సునీల్‌రావు

వెలుగుల కేళి.. దీపావళి

కరీంనగర్ కల్చరల్: వెలుగు దివ్వెల దీపావళి వేడుకలను ఆదివారం కరీంనగర్‌తో పాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో లక్ష్మీపూజలు నిర్వహించారు. ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాల వద్ద వివిధ ఆకృతుల దీపాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. చిన్న, పెద్ద తేడా లేకుండా బాణాసంచా కాల్చారు. మహాశక్తి ఆలయంలో నిర్వహించిన హోమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.

కరీంనగర్‌లో సమాధుల వద్ద..

కరీంనగర్‌లోని కార్ఖానగడ్డలో గల సమాధుల వద్ద దీపావళి వేడుకలు జరుపుకున్నారు. దీపావళి అనగానే లక్ష్మీపూజలు చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రజలు స్వర్గీయులైన తమ పెద్దలను స్మరించుకుని, శ్మశానవాటిక వద్దకెళ్లి సమాధిని పువ్వులతో అలంకరించి, దీపాలు వెలిగించి, తమ నుంచి దూరమైన వారికి నచ్చిన పిండి వంటలు, తీపి పదార్థాలు, పండ్లను నైవేద్యంగా సమర్పించి, దీపాలు వెలిగించి టపాసులు కాల్చారు. చనిపోయిన వారు తమ గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని వారి పేరు మీద దానాలు చేశారు. సమాధుల వద్ద జరిగిన దీపావళి వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్‌లు హాజరై ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ నగరంలో ఆరు దశాబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగ జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతోందని అన్నారు. ఏటా దీపావళి రోజున నిర్వహించే సమాధుల పండుగ నిర్వహణకు పూర్తిస్థాయిలో లైటింగ్, మంచినీటి సదుపాయం కల్పించామని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లు మెండి శ్రీలత చంద్రశేఖర్, గంట కల్యాణి శ్రీనివాస్, సరిల్ల ప్రసాద్, కంసాల శ్రీనివాస్, ఎదుళ్ల రాజశేఖర్, తిరుపతి, నక్క పద్మ, కృష్ణ, ఎడ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.


సమాధుల వద్ద పూజలు చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్


మహాశక్తి ఆలయంలో హోమంలో పాల్గొన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

స్వశక్తి సంఘం.. చైతన్య పథం

- వీవో సమావేశాల్లో ఓటింగ్‌పై అవగాహన
- సభ్యులందరూ ఓటేసేలా చర్యలు

కరీంనగర్‌రూరల్: అసలే ఇది ఎన్నికల సమయం. ఓటును ఆయుధంగా చేసుకుని భవితను నిర్దేశించుకునే తరుణమిది. ఓటరు నమోదు, సద్వినియోగం చేసుకోవడంపై ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఐదేళ్ల తిప్పలు పడాల్సి వస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను మహిళలు ప్రభావితం చేసే అవకాశముండటంతో రాజకీయనాయకులందరూ మహిళా సంఘాలను ఆశ్రయిస్తున్నారు. గంపగుత్తగా ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈక్రమంలో ఓటరు చైతన్యానికి అధికార యంత్రాంగం పలు కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఓటింగే ప్రధాన ఎజెండా

ప్రతినెలా స్వశక్తి సంఘాల సభ్యులు సమావేశం నిర్వహిస్తుంటారు. గ్రామంలోని అన్ని సంఘాల ప్రతినిధులు కలిపి గ్రామైక్య సంఘం సమావేశాలు ఏర్పాటు చేస్తారు. కరీంనగర్ మండలంలోని 897 స్వశక్తి మహిళా సంఘాల్లో మొత్తం 10,390 మంది సభ్యులున్నారు. ఒక్కో గ్రామంలో రెండు నుంచి మూడు వీవో సంఘాల చొప్పున మొత్తం 32 గ్రామైక్య సంఘాలున్నాయి. ప్రతీ నెలలో రెండు పర్యాయాలు సమావేశాలు ఏర్పాటు చేసి సంఘాల పొదుపు,అప్పు, రుణ వాయిదాల చెల్లింపు, మహిళల సమస్యలపై చర్చిస్తారు. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో మహిళల్లో ఓటింగ్‌పై చైతన్యం కలిగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులైన మహిళలు ఓటర్లుగా నమోదు, ఓటు హక్కు కలిగిన వాళ్లందరూ ఓటింగ్‌లో పాల్గొనేలా చైతన్యం తీసుకొచ్చే అంశాలను గ్రామైక్య సంఘం సమావేశాల్లో ప్రధాన ఎజెండాగా చేర్చారు.


ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తున్న ఐకేపీ ఏపీఎం భార్గవ్

సమర్థులనే ఎన్నుకోవాలని ప్రచారం

ఓటు హక్కును వినియోగించుకోవడం, ప్రలోభాలకు లొంగకుండా సమర్థులనే ఎన్నుకోవడంతో కలిగే ప్రయోజనాలపై సభ్యులకు వీవో అధ్యక్షులతోపాటు డీఆర్‌డీవో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. డబ్బు, మద్యం, కానుకలకు ఆశపడితే ఐదేళ్ల భవిష్యత్‌ను తాకట్టు పెట్టినట్లేనని ప్రచారం చేస్తున్నారు. ఓటుహక్కును నిజాయితీగా వినియోగించుకోవాలని సభ్యులకు సూచిస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం

స్వశక్తి సంఘాల్లోని మహిళాసభ్యులందరినీ ఓటింగ్‌పై చైతన్యపరుస్తున్నాం. ఈనెలలో రెండు పర్యాయాలు జరిగే వీవో సంఘం సమావేశాల్లో వీవో అధ్యక్షులకు ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. ఆయా గ్రామాల్లోని వీవో సమావేశాల్లో ప్రత్యేకంగా ఓటింగ్‌పై చర్చించి చైతన్యం చేస్తున్నాం. మహిళలందరూ తప్పనిసరిగా ఓటు వేసేలా చర్యలు చేపట్టాం.

– భార్గవ్, ఐకేపీ ఏపీఎం, కరీంనగర్‌రూరల్

తెలంగాణలో మార్పు తథ్యం

కరీంనగర్ కార్పొరేషన్: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నారని, రాష్ట్రంలో మార్పు తథ్యమని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీ క్రిస్టోఫర్ తిలక్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అధ్యక్షతన డీసీసీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ హామీలు ఇస్తుంటాడు తప్ప అమలు చేయడని, నీళ్ల నిధులు నియామకాలు కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే వచ్చాయని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్, మెన్నేని రోహిత్‌రావు, వైద్యుల అంజన్‌కుమార్, సమద్‌నవాబ్, ఎండీ. తాజ్, పడాల రాహుల్, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

అసలైన ప్రకాశం పరమేశ్వరుడే

విద్యానగర్(కరీంనగర్): దారిద్ర్యం, దైన్యం, అజ్ఞానానికి సంకేతం చీకటి అని, ఆ చీకట్లను పారద్రోలే అసలైన ప్రకాశవంతుడు పరమేశ్వరుడే అని వేదపండితుడు పురాణం మహేశ్వర శర్మ అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో గల కమల పెరల్స్ అపార్ట్‌మెంట్‌లో పురాణం మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో కేదారేశ్వర వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ ఐశ్వర్యం, ఆనందం, జ్ఞానం జ్యోతి స్వరూపాలన్నారు. ప్రాణుల హృదయాల్లో చైతన్య ప్రధాతగా ఉన్న ఆ పరంజ్యోతికి ప్రతీకలే దీపాకాంతులని తెలిపారు. ఈ పూజల్లో అపార్టుమెంట్ వాసులు తొడుపునూరి సంతోష్‌కుమార్, నీరజ, కొంజర్ల మాదవి, వంగళ మమత, బల్మూరి పద్మ, కృష్ణవేణి, కస్తూరి తదితరులు పాల్గొన్నారు.


కేదారేశ్వర వ్రతం నిర్వహిస్తున్న పురాణం మహేశ్వరశర్మ

కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల కన్వీనర్‌గా అంజయ్య

కరీంనగర్‌రూరల్: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కరీంనగర్‌రూరల్ మండల కన్వీనర్‌గా బహదూర్‌ఖాన్‌పేటకు చెందిన తప్పెట్ల అంజయ్యను నియమించినట్లు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొర్వి అరుణ్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వహించిన అంజయ్య సేవలను గుర్తించి కన్వీనర్‌గా నియమించామన్నారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్సీ సెల్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన మండల, జిల్లా కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.


అంజయ్య

ఆలయాల్లో ప్రత్యేక పూజలు


పాతబజార్ శివాలయంలో..

కరీంనగర్‌కల్చరల్: కార్తీక మాసం సందర్భంగా సోమవారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చనలు, అభిషేకాలు జరిపారు. తులసీ చెట్టు వద్ద దీపాలు వెలగించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.


రామేశ్వరాలయంలో..

చిత్ర కథ: క్రీడాప్రాంగణంలో కొనుగోలు కేంద్రం



ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అవసరమైన స్థలాలు గ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో అధికారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ మండలం జూబ్లీనగర్‌లోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఇదే స్థలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ సీజన్‌లో దాదాపు నెలరోజుల పాటు ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండటంతో విద్యార్థులతోపాటు యువకులకు ఆటలాడే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వచ్చే యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాన్ని మరో చోట ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు, యువకులు కోరుతున్నారు.

- కరీంనగర్‌రూరల్

వృద్ధాశ్రమానికి బీరువా వితరణ

విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ మంకమ్మతోటలోని శ్రీలక్ష్మి వృద్ధాశ్రమానికి దీపావళి సందర్భంగా ఆదివారం విశ్రాంత భౌతిక శాస్త్ర అధ్యాపకుడు, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత లయన్ ఎల్లాల లక్ష్మారెడ్డి బీరువాను విరాళంగా అందజేశారు. వృద్ధాశ్రమంలోని వారికి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, జాతీయ యువజన అవార్డీ ఏ.కిరణ్‌కుమార్, వృద్ధాశ్రమ ఇన్‌చార్జి సుమలత తదితరులు పాల్గొన్నారు.


బీరువా అందజేస్తున్న లక్ష్మారెడ్డి